వలయువారు :

కవికథకరత్న, పెదపాటి కృష్ణమూర్తి భాగవతార్,
ఫ్యాన్సీ అండ్ ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్సు.
తాడేపల్లిగూడెం. (ప॥ గో॥ జిల్లా.)

శ్రీ వైష్ణవ ప్రెస్, పెంటపాడు.

భక్త-ధ్రువ



రయిత:

[illegible] డి. వి. సుబ్బారావు.

1963.

50 nP.

వలయువారు :

కవికథకరత్న, పెదపాటి కృష్ణమూర్తి భాగవతార్,

ఫ్యాన్సీ అండ్ ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్సు.

తాడేపల్లిగూడెం. (ప॥ గో॥ జిల్లా.)

శ్రీ వైష్ణవ ప్రెస్, పెంటపాడు.

భక్త-ధ్రువ



...యిత:
... డి. వి. సుబ్బారావు.

...1963.

50 nP.

భగవాన్ నామ్ - భక్తానామ్
భజన్ - నామ్ - సార్.

భక్త - ధన్


రచయిత:
కలియుగార్జున్, డి. వి. సుబ్బారావు.

ప్రథమ ముద్రణ:
1000 ప్రతులు.

అంకితము.

కని పెంచిన తల్లిదండ్రులకు
దత్తత జననీ జనకులకు
గురూపదేశ మొనర్చిన గురుదేవులకు
ధనుర్విద్య గరపిన గురువర్యులకు
శ్రీకృష్ణ భగవానునకును
ముకుళిత హస్తములతో నంకితమొనర్చుచుంటిని.

భక్త - ధన్



రచయిత:

అర్జున్, డి. వి. సుబ్బారావు.

నామ్ భజన్ ప్రచార్.

విజ్ఞప్తి.

భక్తమహాశయులారా,

"కలౌ స్మరణాన్ముక్తిః" యను నార్యోక్తి ననుసరించి కవితాపరిచయము లేకయున్నను, రాగ-తాళములు రాకయున్నను ధనుర్విద్యాప్రదర్శనములతో దేశసంచార మొనరించి, పలుచోట్ల భక్తమండల్, నామ్‌భజన్‌లను దర్శించి గ్రహించిన స్వల్పా నుభవముతో నేనీ "భక్త – ధన్" అను నామ్‌భజన్ గ్రంథమును రచింప సాహసించినందులకు పాఠకమహాశయులు మన్నింప కోరుచున్నాను.

భగవాన్ నామ్‌ప్రచారమే ప్రాధాన్యముగా గైకొని భక్త కోటి ఆట-పాటలతో భక్త-ధన్ ప్రచారమొనరింప నా విజ్ఞప్తి.

భవదీయుడు,

డి. వి. సుబ్బారావు.

కృ త జ్ఞ త.

భక్త - ధన్ భగవాన్‌నామ్ భక్తానామ్ భజన్‌నామ్ సార్ గేయములను నా ఆశయమున కనుగుణ్యాముగా రాగ-తాళయుక్తముగా పొందుపరచి, శ్రీకృష్ణార్జున్ భజన్‌మండల్ నెలకొల్ప ప్రేరేపించి, నామ్‌భజన్ గేయములను పుస్తకరూప మున భక్తకోటి కందింప ప్రోత్సహించి, పలురకముల సహాక రించి శ్రీమగొన్న మిత్రులు, కళారాధకులు, కవికథకరత్న, శ్రీ పెదపాటి కృష్ణమూర్తి భాగవతార్‌గారికి నాకృతజ్ఞతాభి వందనములర్పించుచున్నాను.

ఇట్లు,
రచయిత

కలియుగార్జున్, డి. వి. సుబ్బారావు.
తాడేపల్లిగూడెం.



శ్రీకృష్ణార్జున భజన్ మండల్ – తాడేపల్లిగూడెం.

భక్త - ధన్

ప్రార్థన — 1.

గురూదేవో మాతాపితాకి జై
జై సద్గురుమహారాజ్‌కి జై
జై గణేష్ మహారాజ్‌కి జై
జై వాణి బ్రహ్మారాణికి జై
రాధేష్యామ్ మహారాజ్‌కి జై
శ్రీ శివదేవ్ మహారాజ్‌కి జై
శ్రీ విష్ణుదేవ్ మహారాజ్‌కి జై
రాజా రామచంద్ర మహారాజ్‌కి జై
పుండరీకవరదే హరివిఠల జై
శ్రీ జ్ఞానదేవ్ తుఖారామ్‌కి జై
సర్వోసంతో ఋషింకి జై.

ప్రార్థన — 2.

భారతభూమి పుణ్యాభూమి
భగవాన అవతారభూమి
పావనమైన భక్తభూమి
అహింసా కర్మభూమి భారతభూమి

ప్రార్థన – 3.

అయోధ్య మధురా వారనాసి పుణ్యాజనవాసె
గంగా యమునా సరయూ పుణ్యానదీతీర్థె
సర్వసాధో సంతో ఆర్యదేశ నివాసె
సత్యదయాశాంతి। వీరదానధర్మభక్తి ఆర్యసిద్ధాంతే.

ప్రార్థన – 4.

రామబ్రహ్మామ్ । శ్రీరామబ్రహ్మామ్
తారకనామ రామరామ పరబ్రహ్మామ్ శ్రీరామమ్
రామరాజపాలనమ్ ధర్మపాలనమ్
రాక్షసభయంకర రావణాసంహార శ్రీరామమ్.

ప్రార్థన – 5.

శ్రీకృష్ణ జన్మభూమి । మధురానగర పుణ్యాభూమి
శ్రీకృష్ణ బాల్యలీల । గోపగోపికా గోకులపుణ్యాగాంవ్
శ్రీకృష్ణ రాధాగోపిక రాసలీల బృందావన పుణ్యావనం
శ్రీకృష్ణ జలక్రీడ వినోదమ్ యమునాపుణ్యనదీతీరం.

ప్రార్థన – 6.

భక్తపుండరీకార్థమై । పండరిపురములో వెలసినావే నీవే
పుండరీకనామమే పండరిపురమాయె। పాండురంగడయినావే
భక్తులకై విఠలుడని । పేరువడిసినావు నీవే
నీనామము స్మరించిన। భక్తాగ్రిగణ్యులకు మోక్షమిచ్చినావే.

నామ భజన్.

1.

జై జై జననీ జనకా । నమో నమో
జన్మా జన్మా । జననీ జనకా నమో నమో
జననమ్ జననమ్ । పునరపి జననమ్
జననీగర్భమ్ । పునరపి జననమ్ । ధరణి
దైవన్ గురువన్ । జననీజనకన్ జన్మా జన్మన్.

2.

బ్రహ్మానందమ్ । గురునామమ్
భక్తిప్రభావమ్ । గురునామమ్
భక్తిజ్ఞానమ్ । గురువిజయమ్
భక్తాభక్తి । గురువిజయమ్

3.

బ్రహ్మారాణి వాణిరాణి । జ్ఞానిరాణి
వందనమమ్మ । మాఅమ్మ వాణి
భక్తిరాణి యోగిరాణి । బ్రహ్మారాణి
నమోరాణి నమోవాణి । బ్రహ్మారాణి

4.

జ్ఞానమయమ్ । గణపతినామమ్
భక్తిమయమ్ । గణపతినామమ్
జయవిజయమ్ । గణపతినామమ్
సర్వసుభమ్ । గణపతినామమ్
నమోనమో । గణపతినామమ్

5.

మహా బాంధవా । భక్తా బాంధవా
కృష్ణా బాంధవా । పాండు బాంధవా
నమో బాంధవా । యదూ బాంధవా
దెవ దెవ దేవ । దేవా బాంధవా
కృష్ణా బాంధవా । తేరే బాంధవా
నమో బాంధవా । మహా బాంధవా

6.

జ్ఞానభాయ్ వీఠల్ । జ్ఞానభాయ్ తుఖారామ్
పురందర వీఠల్ । పుండరీక తుఖారామ్
జై జై వీఠల్ । నామదేవ్ తుఖారామ్
రామాభాయ్ వీఠల్ । గుణాభాయ్ తుఖారామ్

7.

జై జై శ్యామ్ । రాధేష్యామ్
జై జై రామ్ । సీతారామ్

8.

నారాయణ నారాయణ । శ్రీమన్నారాయణ
జై జై నారాయణ । నమోనారాయణ

9.

జై జై నమొ శంభుహరా
జై జై నమొ విష్ణుహరీ

10.

రామ రామ । రామ సీత
శ్యామ శ్యామ ! శ్యామరాధ

11.

హరేకృష్ణహరీ । హరేరామహరీ
హరేరామహరీ । పుండరీకహరీ
హరేకృష్ణహరీ । పాండురంగహరీ
హరేవిష్ణుహరీ । హరాశివహరా.

12.

రామ కృష్ణ । గోవింద నారాయణ
కృష్ణ రామ గోవింద । నారాయణ
భజె భజె । గోవిందనారాయణ
భజె భజె । మూకుందనారాయణ

13.

హరేరామహరే । హరేకృష్ణహరే
నమోకృష్ణహరే । నమోరామహరే
హరేవిష్ణుహరే । హరేశంభుహరే
హరేభక్తహరే । నమోసంతహరే

14.

జై జై భోలో । జ్ఞానదేవ్ తుఖారామ్
జై జై భోలో నామదేవే తుఖారామ్

15.

జై జై రామ్‌కృష్ణహారీ
జై జై శ్యామ్ । రామహారీ
జై జై హరా విష్ణుహారీ
జై జై హారీ శంభుహరా.

16.

జయ్ జగన్నాథ్ । జై జగన్నాథ్
జయ్ జయ్ దేవ్ (శ్రీ)జగన్నాథ్ 1

17.

వైకుంఠమె విష్ణునామ్ । కైలాసమే
శంభునామ్ । పుణ్యవాణ్ ఆనందే 1
సాకేతమె రామనామ్ । గోలోకమె
కృష్ణనామ్ భక్తవాన్ ఆనందే 2

18.

నారాయణజై । బదరీనాథ్
నరనారాయణ । బదరీనాథ్ 1
కృష్ణార్జున జై । బదరీనాథ్
భక్తానందమ్ । బదరీనాథ్ 2

19.

స్యమనజనక । సూర్యదేవ్
నమోదేవ । సూర్యదేవ్ 1

కరణజనక । సూర్య దేవ్
నమో దేవ్ । సూర్య దేవ్ 2

20.

అమరనాథజై । పశువతినాథ్
జై జై గిరిపతి । గౌరీషంకర్

21.

భజరంగ భజె । హనుమాన్
రామనామభజే । హనుమాన్ 1
భజలింగభజె । భీమన్
శివానామభజె । భీమన్ 3

22.

తుఖారామ్ । నామదేవ్ విఠలా
నామకీర్తన । కాన్హా 1
జ్ఞానదేవ్ తుఖారామ్ ॥ విఠలనామ్
కీర్తన । కాన్హా 2

23.

కర్మసాక్షి । సూర్యభగవాన్
నమొ నమొ । సూర్యభగవాన్ 1
జగత్ తేజ్ । సూర్యభగవాన్
జనత్ పూజ్యె । సూర్యభగవాన్ 2

24.

రామ్ రామ్ । శీతారామ్
బదరీనాథ్ । రాధేష్యామ్

25.

జోహార్ జోహార్ । రాధేష్యామ్
ద్వారకపతే । రాధేష్యామ్ 1
సర్కార్ సర్కార్ । రాధేష్యామ్
జగత్‌కె సర్కార్ । రాధేష్యామ్ 2
దర్బార్ దర్బార్ । రాధేష్యామ్
ద్వారక దర్బార్ । రాధేష్యామ్ 2
భాజో భాజో । రాధేష్యామ్
నామాభాజో । రాధేష్యామ్ 4
సంతాభాజో రాధేష్యామ్
ధ్యానకరో । ష్యామ్‌నామ్ 5

26.

కృష్ణనామకీర్తనేన ధన్యోహమ్
తవనామకీర్తనేన ధన్యోహమ్ 1
శివనామకీర్తనేన ధన్యోహమ్
రామనామకీర్తనేన । ధన్యోహమ్ 2

27.

రామభోలె । అంగదహనుమాన్
రామభోలె । సుగ్రీవ్ జాంభవాన్ 1
కృష్ణభోలె । భక్తసూరమీరన్
విఠల్‌భోలె । భక్తసంతోషన్ 2

28.

నమోనమః సూర్య దేవ్
నమోనమః ! భాను దేవ్ 1
నమోనమః దివాకర్
నమోనమః ప్రభాకర్ 2

29.

మహారాజ్ । మహారాజ్
ఠాకూర్ । మహారాజ్ 1
శ్రీకృష్ణమహారాజ్ । ఠాకూర్
మహారాజ్ । 2
జగత్ కె మహారాజ్
ఠాకూర్ మహారాజ్ 3
రాధేష్యామ్ । ఠాకూర్ మహారాజ్
జై జై మహారాజ్ । ఠాకూర్ మహారాజ్ 4

30.

జై జై బోలో । గీతానందమ్
జై జై బోలో । కృష్ణానందమ్
జై జై బోలో । రామానందమ్
జై జై బోలో శివానందమ్
జై జై బోలో । భక్తానందమ్ 1

31.

జాయెంగె లేయెంగె । కృష్ణపతాకమ్
భగవాన్ కృష్ణపతాకమ్ 1

మధురాకె లేయెంగె కృష్ణపతాకమ్ 2
జాయెంగె జాయెంగె । మధురానగరమ్ 3
హాతమ్‌సే పకడేంగ కృష్ణపతాకమ్
భగవాన కృష్ణపతాకమ్ 4
ఫైరమ్‌సే కారేంగ । నృత్యా కారేంగ
హాతమ్‌సే కారేంగ భాజన్ కారేంగ 5

32.

సాఈబాబ । సాఈబాబ
నమో నమో । సాఈబాబ 1
సిరిడే సాఇ నామోబాబ
సాధూ సాఇ నామోబాబ 2
సాయీ సాయీ । సత్యాసాయీ
పుట్టాపర్తి । సత్యాసాయీ 3
భక్తాసాయీ । నమోసాయీ
సత్యాసాయీ । నమోసాయీ 4

33.

నమో వెంకటరమణా । నమో సంకటహరణా
నమో శ్రీనివాసా శ్రీదేవా । నమో దాసపోషపాపనాశ

34.

సర్కార్ సర్కార్ । శ్రీరామ్‌సర్కార్
జగత్‌కెసర్కార్ । శ్రీరామ్‌సర్కార్ 1

మహారాజ్ మహారాజ్ । శ్రీరామ్మహారాజ్
జగత్ కె మహారాజ్ । శ్రీరామ్మహారాజ్ 2
జోహార్ జోహార్ । జోహార్ శ్రీరామ్
జై జై జోహార్ । జై శ్రీరామ్ 3
దర్బార్ దర్బార్ । శ్రీరామ్దర్బార్
అయోధ్య దర్బార్ । శ్రీరామ్దర్బార్ 4

35.

రామనామ భజనకరే
భక్తహనుమాన్ 1
కృష్ణనామ భజనకరే
భక్త భీష్మన్ 2

36.

యమునావిహారీ । రాధేష్యామ్
బృందావిహారీ । రాధేష్యామ్

37.

హరేకృష్ణనామ్ । జై జై భోలో
హరేరాధా.నామ్ । జై జై భోలో
హరేరామనామ్ । జై జై భోలో
హరేసీతానామ్ । జై జై భోలో

38.

హరెరామ నామభజనకరే ॥ వానరబృందే
హరెకృష్ణ నామభజనకరే । యాదవబృందే

హరశంభు నామభజనకరే । దానవబృందే
హరివిష్ణు నామభజనకరే । దేవతబృందే

39.

జోహార్ జోహార్ । జై జై షంకర్
జగత్ కెషంకర్। జై జై జోహార్ 1
దర్బార్ దర్బార్ । కైలాసదర్బార్
షంకర్ కి దర్బార్ । కైలాసదర్బార్ 2
సర్కార్ సర్కార్ । కైలాససర్కార్
సృష్టికె సర్కార్ । షంకార్ సర్కార్ 3

40.

జపరామనామభజన । భక్త
శబరి మారుతి । రామనామభజనమ్ 1
జపకృష్ణనామభజన । భక్తమీర
జమున । కృష్ణనామభజనమ్ 2

41.

భారతవీరభీమన్ । శంభునామభాజే
భారతసూరఅర్జున్ । కృష్ణనామభాజే 1
భారతవీరకర్ణన్ । సూర్యనామభాజే
భారతసూరభీష్మన్ । కృష్ణనామభాజే 2

42.

మీరాభజన । మథురానాథమందిరే
రాధాభజన । ద్వారకానాథమందిరే 1

జమునాభజన । పండరినాథమందిరే
జై దేవ్ భజన । జగన్నాథమందిరే 2

43.

ఇంద్రాదిపతి నామమ్ । నారాయణనామమ్
జయ్ నారాయణనామమ్ 1
రావణాధిపతినామమ్ । మహేశ్వరనామమ్
జయ్ మహేశ్వరనామమ్ 2

44.

పండారిపురే । ప్రిభూవిఠోనామ్
అయోధ్యపురే । ప్రిభూరామనామ్ 1
మధురాపురే । ప్రిభూకృష్ణనామ్
వారణాసిపురే । ప్రిభూశంభునామ్ 2

45.

జయమ్ జయమ్ । హరిగానమురే
భక్తజయమ్ । హరిగానమురే 2

46.

గోలోకదేవ గోపాలదేవ । నామోదేవా
సాకేతదేవ శ్రీరామదేవ । నామోదేవా 1
కైలాసదేవ శ్రీశివదేవ । నామోదేవా
వైకుంఠదేవ శ్రీవిష్ణుదేవ । నామోదేవా 2

47.

పంచాక్షరిమంత్రం । నమఃశివాయమంత్రమ్
అష్టాక్షరిమంత్రం । నారాయణమంత్రమ్
హరిహరనామమ్ । మహామంత్రనామమ్
ప్రాణికోటినామమ్ । మోక్షప్రాప్తినామమ్

48.

పాండురంగహరే । పండరిపురహరే
చంద్రభాగతీరే । పాండురంగభాజే

49.

మీరాభాయి భజనమ్ । రాధేష్యామ్‌భజనమ్ 1
యమునాతీరభజనమ్ । రాధేష్యామ్‌భజనమ్ 2

50.

జై జై యమునావిహారే । మురారే
జై జై కుంజవిహారే । కంససంహారే

51.

శివా శివా శివాయ ఓమ్‌నమో శివాయ
మహాదేవ శివాయ । ఓంనమశ్శివాయ 1

52.

మహాదేవ శంభుదేవ । మహాదేవుడా
మహామహిమ మహేశ్వర । శంభుదేవుడా 1
మహాదేవ విష్ణుదేవ । మహాదేవుడా
మహాదేవ కృష్ణదేవ । భక్తదేవుడా 2

53.

జయ జయ । జయవిజయో

కృష్ణార్జుననామమ్ । జయవిజయో

54.

భజముకుంద । బృందావనవిహారే

రాధేగోవిందకృష్ణ । యమునావిహారే

55.

యమునాతీరమ్ । పుణ్యానదీతీరమ్‌రే

యమునాస్నానమ్ । ముక్తిప్రాప్తిస్నానమ్‌రే

56.

రావేరకృష్ణయ్యా రావేర। రాచోరచిన్నోడరావేర

మాపాలికృష్ణయ్యారావేర। రాచోరచిన్నోడరావేర

మమ్మేలుకృష్ణయ్యారావేర। రాచోరచిన్నోడరావేర

రక్షించుకృష్ణయ్యారావేర। రాచోరచిన్నోడరావేర

57.

రాధేగోవిందకృష్ణ । రాధేగోపాలకృష్ణ

ఆనందనందకృష్ణ । నందాముకుందకృష్ణ

58.

శ్రీరామచంద్రుడు । మారామచంద్రుడు

మమ్మేలురాముడు । శ్రీరామదేవుడు 1

గోపాలదేవుడు । గోకులదేవుడు

మమ్మేలుదేవుడు । గోపాలదేవుడు 2

59.

జై బ్రహ్మ జై విష్ణు జై శివం
జై జై త్రిమూర్తిపరిణామ్ 1
జై వాణి జై లక్ష్మి జై గౌరి । జై జై
జగజ్జననీ । త్రిశక్తిపరిణామ్ 2

60.

సరయూతీరే । రామనామ్
యమునాతీరే । మోహననామ్

61.

సుందరమోహన । కృష్ణుని భజనగనరా
మోహనసుందర । శ్యాముని భజనగనరా

62.

గోకులవాసా గోవర్ధ । రారా
మథురా రారా । గోపాలరారా
ద్వారకపాల పాండవభార । రారా
భక్తపాల గోపాలా । రారా

63.

హరే హరే కృష్ణభజన । భక్తజనధన్యరే
హరే హరే రామభజన । భక్తజనధన్యరే

64.

ఆలమంద కాయువాడా
అఖిలాండ । బ్రహ్మాండనాయకా 1

యాదవుండవుకావు । నీవు
మాధవుడవయ్యో । నీవు 2

65.

వానరుల దేవుడు । రామ దేవుడో
యాదవుల దేవుడు । కృష్ణ దేవుడో 1
దానవుల దేవుడు । శంభు దేవుడో
దేవతల దేవుడు విష్ణు దేవుడో 2

66.

ఠాకూర్ మందిర్ నామ్‌భజన
రాధేష్యామ్ । నామ్‌భజన

67.

సుందర నామ । ప్రిభూనామ్
మోహనసుందర । ప్రిభూనామ్ 1
భోలో భోలో । భక్తమండల్
శ్యామసుందర । ప్రిభూనామ్ 2

68.

హరే హరే । హరేహరే శ్యామహరే
హరే హరే । హరేహరే కృష్ణహరే 1

69.

జగత్ కె భగవాన్ । తేరేభగవాన్
జై జై భగవాన్ । శ్రీకృష్ణభగవాన్ 2

70.

గీతాపారణస్థానే ! శ్రీకృష్ణవాసస్థానే
గీతాబోధనస్థానే । శ్రీకృష్ణవాసస్థానే

71.

గోపాలకృష్ణూడు । భక్తూల దేవుఁడు
శ్రీరామచంద్రూడు । దాసూల దేవుడు
దేవాది దేవుడు । గోపాల దేవుడు
ఆది దేవూడు । విశ్వ దేవూడు

72.

పరబ్రహ్మ శ్రీకృష్ణపరాత్పర పరబ్రహ్మ శ్రీకృష్ణ
లోకరక్ష శ్రీకృష్ణపరాత్పర । పరబ్రహ్మ శ్రీకృష్ణ

73.

ఇంద్రినందసారథి । శ్యామవందనమ్
పాండునంద రక్షణమ్ । శ్యామవందనమ్ 1
సురేంద్రరక్షణమ్ । శ్యామవందనమ్
దానవేంద్రశిక్షణమ్ । శ్యామవందనమ్ 2

74.

జపమంత్రమ్ । కృష్ణనామమంత్రమ్
యోగీంద్ర ధ్యానమంత్రమ్ । ఓంమంత్రమ్ 1
మూలమంత్రమ్ । శ్రీకృష్ణమంత్రమ్
జపనామ ఓంమంత్రమ్ । శ్రీకృష్ణమంత్రమ్ 2

75.

ధనమ్ ధనమ్ । శ్రీకృష్ణనామధనమ్
భక్తధనమ్ । శ్రీకృష్ణనామధనమ్ 1

76.

పాండురంగకీర్తనా । పురందరవిఠలే
నామసంకీర్తనా । పండారిపూరే 1

77.

పండరిపుర । భజనమండలే
విఠలనామభజనగారే 1
పండరిపురనామ । భజననాథమ్
భక్తజన । నిత్యనామనాథమ్ 2

78.

సోపానముక్తాభాయి । ఏకనాథ
జ్ఞానదేవ్ విఠలా 1
జై జై గోరా । రాకా తూకారామ్ 2

79.

మీఠా మీఠా । ముక్తాకెపర్భో పీఠోనామ్
మీఠామీఠా । సకూ్కాకెపర్భో పీఠోనామ్
మీఠా మీఠా । జమునాకెపర్భో పీఠోనామ్
మీఠా మీఠా । ఫీలాకెపర్భో పీఠోనామ్

80.

శ్రీరామ జయరామా । జై జై శ్రీరామా
పావననామా జయరఘురామా। జై జై శ్రీరామా

రణరంగరామా రాక్షసభీమా । రాఘవరామా
ధర్మరక్షణ భక్తరక్షణ । జై జై రామా 2

81.

జయ జయ । జగన్నాథప్రభూ
నమోప్రభు । జయజగతిప్రభు

82.

హరహరశంభో । భజహరశంభో
శివశివశంభో । జయజయశంభో

83.

రాధామనోహారీ । రమణీయమణిహార
నమో నమో । రాధామనోహారీ 1
రమణీయ మణిమాల । రాధామనో
మాల నమో నమో । రాధామనోహారీ 2

84.

శ్యామహరే మోహహరే। కృష్ణహరే భజరే 1
రాధాహరే గోపిహరే । నందహరే భజరే 2

85.

శివనామ విష్ణునామ । ఏకనామభజనమ్
శివభక్త విష్ణుభక్త । ఏకనామభజనమ్

86.

ధనమ్ ధనమ్ । భక్తిధనమ్
భగవాన్ । నామధనమ్ 1

భక్తధనమ్ । మనోనందధనమ్
భగవాన నామధనమ్

87.

ఓంహరి ఓంహరి । హరిహరా ఓమ్
నమొ నమొ ఓంహరి । హరిహరి ఓమ్ 1

88.

శ్రీరామ దేవ నామో దేవ । జై జై దేవ
నామో దేవ వానర దేవ । నామో దేవ
శ్రీకృష్ణ దేవ నామో దేవ । జై జై దేవ
నామో దేవ యాదవ దేవ । నామో దేవ

89.

భక్తధనమ్ । భక్తిధనమ్
భగవంతనామ ధనమ్ 1
జ్ఞానిధనమ్ । జ్ఞానధనమ్
గోవిందనామ ధనమ్ 2
భజన భజన । భజనధనమ్
హరినామమ్ । భజనధనమ్ 3

90.

ఆకలిలేని కృష్ణుని నామమ్
ఆశలులేని కృష్ణునినామమ్
ఆనందమ్ । మనకృష్ణునినామమ్
బ్రహ్మానందమ్ । కృష్ణునినామమ్

91.

భద్రాచల రామదాసు దేవ । శ్రీరామ దేవ
గోదావవరితీర వాస । శ్రీరామ దేవ

92.

భజనచేయు పెద్దలార । భక్తితోను భజనచేయర
ముక్తి కాంత వరించును।చిన్ని పెద్దలార భజనచేయర

93.

యడ్ల రామదాసభజన । రామనామభనన
గోదావరితీరవాస । యడ్ల రామదాస 1

94.

జై జై దేవా । విఠలదేవా
పండారి దేవ విఠాల్ । పండారిపూరవిఠాల్ 1

95.

భజనసమాజ । భాక్తులార
సమాజకులార । హరినామసారం 1
ప్రచారం చేయర । హరినామమ్
ప్రచారం చేయర । సమాజకులార 2

96.

రంగనిభజన । శంభునిభజన
రమ్యముగ నుండుర । వినుడు సోదర

97.

హరిహరభజనమ్ । ఆనందమ్
భక్తానామమ్ । ఆనందమ్
భక్తిభజనమ్ । ఆనందమ్

98.

శంభు దేవుడు । మహాదేవుడు
భోలాశంకరుడు । దయాశంకరుడు

99.

ఉబ్బులింగ శంభులింగ । మహాలింగ మమ్ముబ్రోవర
ఆత్మలింగ గంగలింగ । మమ్ముబ్రోవర 1

100.

అర్జునపరిచారమ్ । హరిహర
నామపరిచారమ్ । నామపరిచారమ్ 1
నామో నామో భాక్తాగ్రిణ్యులార
యోగులార । నామో నామో 2

101.

ఠాకూర్ మందిర్ । పూరీక్షేత్రె
ఠాకూర్ భజన । పూరీక్షేత్రే 1

102

సంతజనే స్నానకరే । చందన్ తలావ్
భక్తజనే భజనకరే । జగన్నాథ్ దేవ్ 1

103.

చైతన్యపాభూ । జగన్నాథప్రభూ నామోప్రభో
జై దేవపాభూ । జగన్నాప్రభూ నామోప్రభో 2

104.

భజరే భజరే । పూరిప్రభునామ్ భజరే
భక్తజనా భజరే । జగన్నాథనామ్ భజరే

105.

శ్రీకృష్ణ జైకృష్ణ । జైదేవ్ కృష్ణ
శ్రీకృష్ణ జైకృష్ణ । చైతన్యకృష్ణ 1
గౌరాంగ జైదేవ్ జై జై రఘునాథ్
రాధాంగన దైవ । జై జై శ్రీకృష్ణ 2

106.

నంద నంద ఆనంద । నందదేవా
యశోదనంద । ఆనంద నందదేవా 1
ఆనందం ఆనందం । బ్రహ్మానందమ్
యశోదనందనామమ్ । బ్రహ్మానందమ్ 2

107.

గోకులకృష్ణ । గోపీనాథ్
గోవర్ధనగిరి । రాధానాథ్ 1

108.

రామనామకీర్తనం ధన్యోహామ్
తవనామకీర్తనం । ధన్యోహామ్

109.

జై జై భోలో । గీతానందమ్
జై జై భోలో । కృష్ణానందమ్

110.

పారుజాతి పుష్పహారా । శ్రీకృష్ణకంఠహారా
కస్తూరితిలకధారీ । లలాటే శ్రీకృష్ణఅలంకారే

111.

సచ్చిదానందమూర్తి। శ్రీకృష్ణపరబ్రహ్మమూర్తి 1
నిత్యానందమూర్తి । శ్రీకృష్ణపరబ్రహ్మమూర్తి 2

112.

హరిఓం కృష్ణభజ । ఓం కృష్ణహరే
జయ ఓం । కృష్ణహరే 1

113.

హరేకృష్ణనామ్ । జై జై భోలో
హరేరామనామ్ । జై జై భోలో

114.

ప్రభుభజనభోలో । ప్రభునామభోలో
ప్రభుకృష్ణభోలో । ప్రభురామభోలో

115.

భక్తులకు ఆనందం । భజనానందమ్
యోగులకు ఆనందం । యోగానందమ్ 1
ఋషులకు ఆనందం । జ్ఞానానందమ్

దేవునకు ఆనందం । భక్తానందమ్ 2

116.

రామనామజపభజనం । ఆనందమ్
కృష్ణనామజపభజనం । ఆనందమ్

117.

జై జై రామ్ రాజా । రాజా రామ్
జై జై రామ్ । రాజా సీతారామ్ 1

118.

శ్రీఆంజనేయం । శ్రీఆంజనేయమ్
రామాంజనేయం । శ్రీఆంజనేయమ్ 1
భక్తాంజనేయం । వీరాంజనేయమ్
దూతాంజనేయం । రామాంజనేయమ్ 2

119.

శ్రీరామ జై రామ । తులసీనామ్
శ్రీకృష్ణ జైకృష్ణ । అక్రూరనామ్ 1
శ్రీరామ శ్రీకృష్ణ । గౌరాంగనామ్
శ్రీకృష్ణ శ్రీరామ । జై దేవ్ నామ్ 2

120.

గంగాశంకర్ । సీతారామ్
గౌరీశంకర్ । రాధేష్యామ్ 1

121.

విజయం విజయం। రామునినామమ్
విజయం విజయం। కృష్ణునినామమ్ 1

122.

విష్ణునామకీర్తనా। శివనామకీర్తనా
మునివాన్। ఆనందే 1
రామనామకీర్తనా। కృష్ణనామకీర్తనా
భక్తవాన్। ఆనందే 2

123.

ధూపదీపనైవేద్య ఆరాధనే
హరినామస్మరణ సంకీర్తనే 1

124.

జోహార్ జోహార్। శ్రీహరి జోహార్
జై జై జోహార్। శ్రీహరి జోహార్

125.

మహాదేవహరా। మహాలోకహరా
మహాదేవశంభో। మహాభక్తదేవా 1
నమోహరశంభో। నమోహరదేవా
జై జయ్‌దేవా। కైలాసదేవా 2

126.

జయం జయం। కృష్ణభజనహారా
శుభం శుభం రామభజనహారా

127.

దేవాది దేవుడ । గోపాల దేవుడ
మాపాలి దేవుడ । యాదావ దేవుడ
ఆది దేవుడవు గొప్ప దేవుడవు
దండాలు దేవుడ । శ్రీకృష్ణ దేవుడ

128.

విష్ణుభక్త శివదూషన్ । జన్మ జన్మ నరకమ్ 1
శివభక్త విష్ణుదూషన్ । జన్మ జన్మ నరకమ్ 2

129.

రామాయణ పారాయణ స్థానమ్
హనుమాన్ స్థానమ్ । వానరస్థానమ్ 1
గీతాపారాయణస్థానమ్ । గోపికస్థానమ్
గీతాబోధనస్థానమ్ । కృష్ణార్జునస్థానమ్ 2

130

హరా హరా । హరా నమొ
నమొ హరా । నందనార హరా 1
భక్తనందనార । హరా హరా నామమ్
సదాధ్యాన నందనార । హరానామమ్ 2

131.

సంతసంతోబదేవ్ । పీఠోబదేవ్
సంతకబీర్ దేవ్ । శ్రీరఘుదేవ్

132.

హారే హారె హారే హారె । హారేరామ్
హారె హారే హారె హారే । హారేశ్యామ్ 1
హారేరామ్ హారేరామ్ హారేరామ్
హారేహారే హారేహారే హారేరామ్ 2
హారేశ్యామ్ హారేశ్యామ్ హారేశ్యామ్
హారేహారే హారేహారే హారేశ్యామ్ 3

133.

హారేహారె హారెహారే కృష్ణహారే
హారేహారే హారేహారే ష్యామహారే 1
హారేహారే హారేహారే రామహారే
హారేహారే హారేహారే కృష్ణహారే 2

134.

హారేవిఠల్ హారేవిఠల్ వీఠల్ నామ్
హారేహారే హారేహారే వీఠల్ నామ్ 1

135.

హారాహారా హారాహారా హారానామ్
హారాహారా హారాహారా శంభూనామ్ 1
హారిహారి హారిహారి హారీనామ్
హారిహారి హారిహారి వీష్ణూనామ్ 2

136.

జాయ్‌జాయ్ జాయ్‌జాయ్ జాయ్
జగన్నాధ్ శ్రీజగన్నాధ్ జయ్ జగన్నాధ్ 1

137.

హరేహరే హరేహరే । రామబ్రహ్మామ్
హరేహరే హరేహరే । కృష్ణబ్రహ్మామ్ 1
హరాహరా హరాహరా హరబ్రహ్మామ్
హరిహరి హరిహరి హరీబ్రహ్మామ్ 2

138.

హరీఓం హరీఓం । ఓంహరీ
హరిహరి హరిహరి । ఓంహరీ 1
హరాఓం హరీఓం । ఓంహరా
హరాహరా హరాహరా । ఓంహరా 2

139.

హరిఓం భగవాన్ । జై జై భగవాన్
హరఓం భగవాన్ । జై జై భగవాన్ 1

140.

బ్రహ్మాంరే బ్రహ్మాంరే । సచ్చిదానంద
బ్రహ్మాంరే । బ్రహ్మానందం బ్రహ్మాంరే 1
బ్రహ్మాం బ్రహ్మాం । బ్రహ్మాంరే
ఓంకారబ్రహ్మాంరే । ఓంబ్రహ్మాంరే 2

141.

ఓం ఓం ఓం । భగవాన్ ఓమ్
ఓం భగవాన్ । ఓం భగవాన్ 1

142.

హారాహారా ఓం । హరిహరి ఓమ్
ఓం హరి ఓం । ఓం హారా ఓమ్ 1
ఓం ఓం ఓం । ఓం హరీ ఓమ్
ఓం ఓం ఓం । ఓం హారా ఓం 2

143.

హరే శంభుహరే । హరే శివహరే
మహాదేవ హరే । మహాశంభుహరే 1
హరేవిష్ణుహరే । శ్రీహరిహరే
వైకుంఠహరే । వైనతేయహరే 2

144.

భక్తజన భజనస్థానే । శ్రీకృష్ణవాసస్థానే 1
భక్తజన హృదయస్థానే । శ్రీకృష్ణవాసస్థానే 2

145.

శ్యామహరే । మోహహరే కృష్ణహరే భజరే 1
రాధాహరే । గోపీహరే నందహరె భజరే 2

146.

ఠాకూర్ మందిర్ । నామ్భజన
రాధేష్యామ్ । నామ్భోలో 1

147.

దేవకినందనా । వసుదేవనందనా
అక్రూరవందనా । గోపాలనందనా 1
యశోదనందనా । నందుని నందనా
విదురావందనా । ఆనందనందనా 2
రాధామాయివందనా । రుఖుమాయివందనా
నందగోపవందనా 3
ఋషియోగివందనా । సాధుసంతవందనా
నంద నంద వందనా 4

148.

విష్ణునామకీర్తనా । శంభునామ
కీర్తనా । మునివాన్ ఆనందే 1
రామనామకీర్తనా । కృష్ణనామ
కీర్తనా । భక్తవాన్ ఆనందే 2

149.

మీరాభాయి । యమునాతీరే
శ్యామసుందర । నామగాయెం మీరే 1
శబరీభాయి గంగాతీరే । రామనామ
భజన గాయెం । శబరిభాయి గాయె 2

150.

సుందరనామ । ప్రభూనామ్
మోహనసుందర । ప్రభూనామ్

భోలో భోలో । భక్తమండల్
శ్యామసుందర । ప్రభూనామ్

151.

మురళీగానలోల । మురారీ
గోపిక మనోవిహారీ 1
కంససంహారీ । మథురారీ
కుంజవిహారీ । మురారి 2

152.

జయ జయప్రభో । శ్రీకృష్ణప్రభో
నామోప్రభో । జయ జయప్రభో 1
ప్రభునామ్ । శ్రీకృష్ణప్రభునామ్
భోలో భోలో । ప్రభునామ్ భోలో 2

153.

ప్రభో మీరాప్రభో । శ్రీకృష్ణప్రభో
ప్రభుభజన । మీరాభజన ప్రభుభజన 1
మీరాకె పతిహై వే । శ్రీకృష్ణ మీరాకే
భక్తాకె ప్రభుహై వె । శ్రీకృష్ణహై వే 2

154.

రాత్నగర్భవాసా । శ్రీనివాసదేవా
దివ్యరత్నధారి । వైకుంఠదేవా 1
శ్రీహరిదేవా । మూకుందదేవా
నమో దేవదేవ మాధావదేవా 2

155.

దేవాచి దేవాచి। దేవాచి దేవా
దేవాచి శ్రీహరి। దేవాచి దేవా

156.

నారాయణ నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ । నమొ నారాయణ 1
భజగోవింద ముకుంద నారాయణ
నారదనృత్యా । గానవిలోల నారాయణ 2
భజనారాయణ । భజనారాయణ
పాహినారాయణ। నామొనారాయణ 3

157.

రాధాపతే సీతాపతే। నామోపతే
లక్ష్మీపతే గౌరీపతే। నామోపతే

158.

దేవాచి శ్రీరామ । దేవాచి దేవ
దేవాచి శ్రీకృష్ణ । దేవాచి దేవ 1
రామాచి కృష్ణాచి నామాచి
భజనాచి దేవాచి దేవ 2

159.

హరేహరే రామనామ కహోహరే
హరే హరే కృష్ణభజన కహోహరే 1

160.

జై జై జ్ఞానతుఖాహారీ
జై జై సంతనామహారీ 1
జై జై పీలోనామహారీ
జై జై మీరానామహారీ 2

161.

రామనామ భజన । జప తపమె ఆనందమ్
కృష్ణనామ భజన । జప తపమె ఆనందమ్ 1

162.

తులసీదాస రామభజనం । గంగాతీరమ్
సూరదాస కృష్ణభజనం । యమునాతీరమ్ 1
జనాభాయి విఠల్ భజన । చంద్రభాగతీరమ్
మీరాంభాయి శ్యామభజనం । యమునాతీరమ్ 2

163.

కృష్ణకృష్ణకృష్ణకృష్ణ । హరేకృష్ణ
రామరామ రామరామ । హరేరామ 1
శివాశివా శివాశివా । హరాశివ
రంగరంగ రంగరంగ । పాండురంగ 2

164.

భజనధనమ్ భగవాన । నామధనమ్
భక్తధనమ్ ముక్తిధనమ్ । మోక్షధనమ్ 1
భక్తిధనమ్ । భక్తధనమ్ 2

ధనమ్ ధనమ్ । భజనధనమ్
హరినామమ్ । భజనధనమ్ 3
ధనం ధనమ్ । భక్తిధనమ్
హరినామమ్ । భక్తధనమ్ 4

165.

హరేహరే హరేహరే । హరేరామహరే
హరేహరే హరేహరే । హరేకృష్ణహరే 1
హరేహరే హరేహరే । హరేరంగహరే
హరాహరా హరాహరా । హరాశివహరా 2

166.

మాజా దేవాచినామ్ । అనంతనామ్
మాజా (శ్రీ)కృష్ణా దేవాచి । అనంతనామ్
మాజా దేవాచిభజన । సాధా దేవాచిభజన
మాజా దేవాచి గోష్టి । సాధా దేవాచిగోష్టి

167.

బదరీనారాయణ । నారాయణ్
హరినారాయణ । నమోనమో 1
నరనారాయణ । నమోనమో
కృష్ణార్జున జై । నమోనమో 2
నరముని జై జై । నమోనమో
నారాయణముని । నమోనమో 3

168.

భగవాన్ కెనామ్ । ఆనందనామమ్
భక్తసజ్జన్ కే । ఆనందనామమ్ 1
భక్తాత్మనకే । ఆనందనామమ్
ముక్తిమార్గకే । మోక్షనామమ్ 2

169.

సాధూ యోగీధ్యాన్ । ష్యామనామధ్యాన్
భక్తాఋషీధ్యాన్ । ష్యామనామధ్యాన్
ఆర్యజ్ఞానేధ్యాన్ । ష్యామనామధ్యాన్
సూజన్ జ్ఞాన్ ధ్యాన్ । ష్యామనామధ్యాన్ 2

170.

రామకెనామె । ష్యామకెనామె
ఏకనామె । రామష్యామనామే 1
రామకెరూపె । ష్యామకెరూపె
ఏకోరూపే । రామష్యామరూపె 2

171.

హరే మురారే మోహనహరే
మనమోహన హరే మురారే 1
హరే హరే శ్యామ హరేహరే
హరేహరే రాధా హరే హరే 2

172.

సంచలహృదయే । నిర్మలకాజో

సద్గురుకృపయే । నిర్మలప్రాప్తి 1
దుర్జనసంఘు ఛోడో భాయి
సజ్జనసంఘు మిలో భాయి 2

173.

చైతన్య గౌరాంగ । జై జై దేవ్
నాచీత గాయీత । హరినామసార్ 1
తాళీభజారే । తులసీకబీర్
గంగాతీరే । హరినామ్‌ప్రచార్ 2

174.

నాస్తి నాస్తి సర్వనాస్తి । సృష్టినాస్తి
స్థిరమ్ స్థిరమ్ । బ్రహ్మస్థిరమ్ పరబ్రహ్మస్థిరమ్ 1

175.

ద్వారే ద్వారే । వైకుంఠద్వారే
మాధవద్వారే । శ్రీహరిద్వారే 1
జారే జారే । హరిభక్తజారే
యోగీశ్వరజారే । వైకుంఠద్వారజారే 2

176.

జయమ్ జయమ్ । హరిగానమురే
భక్తజయమ్ । హరిగానమురె

177.

శ్రీరామ జయ్‌రామ । తులసీనామ్
శ్రీకృష్ణ జయ్‌కృష్ణ । అక్రూరనామ్

శ్రీరామ శ్రీకృష్ణ । గౌరాంగనామ్
శ్రీరామ శ్రీకృష్ణ । జై దేవ్ నామ్

178.

మధురాపూరే । ప్రభూ కృష్ణనామ్
పండారిపూరే । ప్రభూ వీఠోనామ్
అయోధ్యపూరే । ప్రభూ రామనామ్
వారణాసిపూరే । ప్రభూ శంభునామ్

179.

హనుమాన్ గురుదేవ్ । సూర్యదేవ్
హనుమాన్ ప్రభూదేవ్ । రామదేవ్

180.

జయమ్ జయమ్ । రామభక్త హనుమాన్
జయమ్ జయమ్ । రామదూత హనుమాన్

181.

ప్రహ్లాద ధృవ భీష్మన్ । శ్రీహరిభక్తన్
అంబరీష భాక్తహనుమాన్ । శ్రీహరిభక్తన్

182.

కహాఁ కృష్ణనామకీర్తన । కాహాఁ
కహాఁ కృష్ణనామభజన కాహాఁ 1
ఆత్మశాంతి భక్తి ప్రాప్తి మిలేగా
సునో సునో సర్వోసంతో । ష్యామనామ్ 2

183.

ప్రిభో గిరిధారి । గోవర్ధనగిరిధారి
ప్రిభో గోకుల గోపాల । గోవర్ధనధారి 1
ప్రిభో గోపిక చీత్తచోర । రాధాహృదహారీ
ప్రిభో ద్వారకపాల । గోపాలహారీ 2

184.

జై నందగోపాల్ । ఆనందగోపాల్
నందనందాలాల్ । భజనందగోపాల్ 1
ఆనందనంద । నందనందలాల్ నందాలాల్
జై నందలాల్ ఆనందలాల్ లాల్ లాల్ ఆనందలాల్

185.

జై జండా జై జండా పండరిజండా
జై జండా పాండురంగ పండరిపూరే జై జండా

186.

జాయెంగే జాయెంగె । పండారి జాయెంగె
జండాపకడేంగె । పండారి జాయెంగె
కారేంగె కారేంగె । భాజన్ కారేంగె పండారి
నామ్ భాజన్ కారేంగె తాళీభాజాంగె

187.

జండా జండా జై జై జండా
జగన్నాధ్‌జండా జై జై జండా
భక్తకే జండా భగవానక జండా
జై జై జండా జగన్నాధ్ జండా

188.

దేవాచి దేవాచి దేవాచి । వీఠోబాచి దేవ
పండారి దేవ పుండారీక దేవ । వీఠోబాచి దేవ 1
మమా దేవ దెవ । వీఠోబాచి దేవ
నమో దేవ దేవ । వీఠోబాచి దేవ 2

189.

కబీర్ తులసి । తుఖారామ్
ఏకనాథ్ । నామదేవ్
జమునా మీార రామాభాయి
గోరాకుంభార్ । రాకాకుంభార్
జై జై భోలె । జై జై భజె భగవాన్ నామ్

190.

రామ్‌కిషన్ । జై భోలే
కిషన్ రామ్ । జై భోలే

191.

సుందర సుందర । శ్యామసుందర
సుందరాంగి । మోహ సుందర
రాధేష్యామ సుందర । మోహ సుందర
నమోసుందరా । రాధేష్యామ్‌సుందరా

192.

గంగాతీరే రామనామ । భజనకరారే
భక్తజన రామనామ । భజనకరారే

193.

రాజా రాజారామ్। రామచంద్రమహారాజ్
అయోధ్యారాజా రాజారామ్ । రామచంద్ర
మహారాజ్

194.

పశుపతి శివపతి । జగతపతి
జై జై శంభో । జగతపతి

195.

నారాయణ నారాయణ । ప్రహ్లాద
నామమ్ । నారాయణనామమ్

196.

ధర్మదురంధర । ప్రభుఅవతార
మథురానగర । ప్రభుఅవతార
ద్వాపర కలిసంధే । ప్రభుఅవతార
శ్రీకృష్ణ జై కృష్ణ । ప్రభుఅవతార

197.

నందనందన । గోపాలనందన
భక్తవందన । నమోనందన
ఆనందనందన । విజయవందన
నందుని నంద । యశోదనంద వందన

198.

హరి హరి । శ్రీహరి కరుణమ్

మరణకాల । శ్రీహరి కరుణమ్
ప్రాణరక్షణ । శ్రీహరి కరుణమ్
ప్రాణమోక్షమ్ । శ్రీహరి కరుణమ్
శ్రీహరి స్మరణమ్ । శ్రీహరి కరుణమ్
జ్ఞానోదయమ్ । శ్రీహరి కరుణమ్
జగదాధారమ్ । శ్రీహరి ఆధారమ్
భక్తారక్షణభారామ్ । శ్రీహరిభారమ్

199

మీరా విషపాన్ । అమృతపాన్
నందకిషోర కృపణ్
రాణీమీరా । బృందావన చలే
నందకిషోర కృపణ్
మీరాకీర్తన్ । ప్రభునందకిషోరకీర్తన్
తన్ మన్ ఆనందన్ । కిషన్‌కృపాపణ్
మధురా బృందా యమునన్ । మీరాభజన్
ప్రభునందకిషోర । భజనన్

200.

శ్రీకృష్ణార్జున । భజన్‌మండల్
భగవాన్ । మందిరమే
హరిహరనామ్ । భజనకరారే
సజ్జనో హరిహరినామ్ । సునో భజనకరో

201.

మధురమ్ మధురమ్ । రామమంత్రమ్
సంతతులసి సంతకబీర్ కే । మధురమ్ 1
మధురమ్ మధురమ్ । ష్యామమంత్రమ్
సంతసూర సంతమీరా కే । మధురమ్ 2
మధురమ్ మధురమ్ । శంభుమంత్రమ్
నందనారకే । బోయకన్నకే । మధురమ్ 3
మధురమ్ మధురమ్ । జగన్నాధమంత్రమ్
సంతగౌరాంగకే జై దేవ్ కే । మధురమ్ 4
మీతా మీతా । సీతలమంత్రమ్
సంతసంతోబ సంతనకే । మీతా 5

202.

నారాయణహృదయే । పంచాక్షరిమంత్రమ్
మహాదేవహృదయే । అష్టాక్షరిమంత్రమ్ 1
నారాయణభక్త । శంభుధ్యానమ్
నారాయణ । ఆనందమ్ 2
మహాదేవభక్త । విష్ణుధ్యానమ్
మహాదేవ । ఆనందమ్ 3

203.

రాధారమణ భజనమ్ । గౌరీశంకర భజనమ్
సర్వజన ఆనందమ్ । మోహనశంభో భజనమ్

204.

తపోయోగశక్తి । బ్రహ్మైక ఆనందే
హరినామభక్తి । భక్తాత్మ ఆనందే
ఋషీయోగి జ్ఞాని । భాక్తలోక కళ్యాణమ్
ఋషీయోగి జ్ఞాని । పరమాత్మ ఆనందమ్

205.

సాధుసమాజ్ । శ్యామనామ్ భజన్‌కఱో
సంతసమాజ్ । రామనామ్ భజన్‌కఱో
సర్వసమాజ్ । దైవనామ్ భజన్‌కఱో
భక్తాయోగి । గోవిందనామ్ భజన్‌కఱో

206.

ఋషీకేష్‌మే । ఋషీమండలీ
హరీనామ సంకీర్త । కారారే 1
హరద్వారమే । సాధూమండలీ
హరనామ సంకీర్త । కారారే 2

207.

ధరణీజన జననమ్ । జ్ఞాని జననమ్
అల్పజన జననమ్ । ధరణీ 1
అజ్ఞానిజన జననమ్ । బహుజన
జననమ్ యుగకలిధర్మమ్ । ధరణీ 2

208.

గంగాయమునా । పుణ్యానదీతీరమ్

కాశీమధురా । పుణ్యాజనవాసమ్ 1
గంగాయమునా స్నానమ్ । జీవాత్మానందమ్
కాశీమధురాదర్శన్ । జీవాత్మ ఆనందమ్ 2

209.

భగవాన్ కె నామ్ । ఆనందనామ్
సంతసజ్జన్ కె । ఆనందనామ్ 1
ఋషీ యోగీకె । ఆనందనామ్
ముక్తిమార్గాకే । ఆనందనామ్ 2

210.

దేవా దేవదేవ । దేవా బాంధవా
సురాబాంధవా । మానీబాంధవా 1
నమోబాంధవో । విష్ణూబాంధవో
పృథ్వీసృష్టిహెూ । విష్ణూదేవ్ హెూ 2
ధరణీరక్ష నారాయణ । దైత్యాశిక్ష నారాయణ
నమోనమో నారాయణ। భక్తారాక్ష నారాయణ

211.

శివా శివా శివనాదమ్ । మహారాత్రి
శివరాత్రి శివనాదమ్ । ఓంశివనాదమ్ 1
హరీ హరీ హరినాదమ్ । ఏకాదశి హరినామమ్
ఏకాదశి శివరాత్రి।హరిహరభక్తన్ నామసంకీర్తనమ్

212.

జయమ్ జయమ్ । దేవబృందమ్

నారసింహా అవతారమ్ 1
అపజయమ్ । దానవబృందమ్
నారసింహా అవతార కారణమ్ 2

213.

నారాయణ నారాయణ । ప్రహ్లాదనామమ్
నారాయణ నామమ్ 1
శివాయ శివాయ । మార్కండేయనామమ్
శివాయ నామమ్ 2

214.

జపరామభజన । జప భక్తకబీరే
రామభజన గంగాతీరమ్ । భక్తకబీరే 1
ధ్యానరామనామ । దాస తులసీజీ
మందాకినీతీరమ్ । జపరామ తులసీజీ 2
జపరామభజన నామ । దాసకబీర్ తులసీజీ
సదారామనామ ప్రచారమ్ । దాసకబీర్ తులసీజీ

215.

ప్రభురాధాపతి । జగతపతి
సురనరపతి । ప్రభుభక్తపతి 1
జై జై సాధుపతి । బదరీ తపోపతీ
జై జై ప్రభూ । రాధాశ్యామపతీ 2
జై భజప్రభో । కృష్ణపతి
భజ జై ప్రభో । కృష్ణపతి 3

జై భజెనామొ । సంతపతే
భజ జై నామొ । సంతపతే 4

216.

నందనందా భజన ఆనందమ్
గోకుల గోపిక ఆనందమ్ 1
నందుని నందయ నందకుమార
వందనము నీకిదె నందకుమార 2
గోపాలకృష్ణుడవు నీవేర । వైకుంఠవాసుడవు నీవేర
మమ్మేలుమా దేవుడవునీవేర । నీకిదెమొ్రొక్కెదము
మేమూర

మంగళహారతి — 1.

మంగాళేహారతి । జై జై హారతి
రాధేష్యామ్ । జై జై హారతి 1
బ్రహ్మవిష్ణుశీవ । జై జై హారతి
వాణిలక్ష్మిగౌరి । జై జై హారతి 2
జ్ఞానాతూఖారామ్ । జై జై హారతి
సకూ్కామూక్తఫీల । జై జై హారతి 3
ఋషీ యోగిసంత । జై జై హారతి
రామాకృష్ణపీఠో । జై జై హారతి 4

కృష్ణార్జున్ మండల్ । జై జై హారతి
సర్వాభాజన్ సామాజ్ । జై జై హారతి 5
జాంబహానుమానే । జై జై హారతి
నరనారాయణె । జై జై హారతి 6
గౌరంగ జై జై దేవ్ । జై జై హారతి
తులసీసూరదాసె । జై జై హారతి 7
కబీర సంతోబ । జై జై హారతి
మీరాజ్ఞానభాయి । జై జై హారతి 8
విఘ్నేశ విశ్వేశకుమార । జై జై హారతి
జగన్నాధ నాధ । జై జై హారతి 9
వెంకాటరమణ । జై జై హారతి
మంగాళే భక్తావీరఅర్జున్ । జై జై హారతి 10
జై జై హారతి రాధేష్యామ్ । జై జై హారతి
హారాతి రాధేష్యామ్ మంగాళే। జై జై హారతి 11

మంగళహారతి — 2.

మంగళమ్ మంగళమ్ । జై మంగళమ్
శ్రీకృష్ణభగవాన్ । జై మంగళమ్
జయ్ జయ్ భక్తన్ । జై మంగళమ్
సాధూ యోగీ । జై మంగళమ్
సజ్జన్ సూజన్ । జై మంగళమ్
ఆబాల్ గోపాల్। జై మంగళమ్

భజనసమాజ్ । జై మంగళమ్
జై జై సమాజ్ । జై మంగళమ్
జై జై బ్రిహ్మాన్ । జై మంగళమ్
బ్రిహ్మానందమ్ । జై మంగళమ్
మంగళమ్ మంగళమ్ । జై మంగళమ్

మంగళహారతి — 3.

హారతి హారతి । మంగళహారతి
రాధేష్యామ్ మంగళహారతి 1
జై జై హారతి । మంగళహారతి
జై జై రామ్ । మంగళహారతి 2
హారతి హారతి । మంగళహారతి
జై జై సంత । మంగళహారతి 3

నామ్‌సంకీర్తన్ **తొలిపుష్పము** "భక్త - ధన్" నా ఆశయమున కనుగుణ్యముగా సకాలములో ముద్రించి యిచ్చిన పెంటపాడు శ్రీ వైష్ణవ ప్రెస్‌వారికి నా కృతజ్ఞత.

ఇట్లు,
ర చ యి త.